Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 62

(Mar. 7, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 62

(Mar. 7, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486 4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 7—3—47 శుక్రవారం [సంచిక 92

మద్రాసు మంత్రివర్గ సంక్షోభం

కాంగ్రెస్ వర్కింగుకమిటీ సమాలోచన

న్యూఢిల్లీ మార్చి

కాంగ్రెస్ వర్కింగుకమిటీ ఈరోజు ఉదయం సమావేశమయింది. మూడుగంటలసేపు మదరాసు మంత్రివర్గ సంక్షోభం గూర్చి, వంజాబు పరిస్థితిని గూర్చి చర్చించారు. తిరిగి సాయంత్రం చర్చ సాగిస్తారు.

ఆచార్య కృపలానీ మార్చి 10 వ తేదీ ఉదయం మదరాసు విమానంలో బయలుదేరుతారు.

[illegible] ప్రదర్శన 7—3—47 (రాత్రి గం॥ 10 [illegible]) శుక్రవారం బెజవాడ శ్రీ రామా[illegible] హాలులో ఆంధ్ర ప్రజానాట్యమండలి, రా[illegible]

పరివర్తన [illegible]

టిక్కెట్లువెన్నులు: 3-12-0,2-12-0,1-9-0,0-10-0

నాటకపు స్థలాలు, టిక్కెట్లు దుర్గా ఎంపోరియంలో [illegible] మొదటితరగతి నెంబరువారీగా [illegible]

బ్రిటిష్ ప్రణాళికను ఒప్పుకోండి

లేదా దేశ విభజన తప్పదు

కాంగ్రెసుకు బెదిరింపు, లీగుకు ప్రోద్బలం

భారత పక్షాల రాజీయే మార్గమని పాతపాట

* * *

కామన్సులో భారత సమస్యపై క్రిప్సు

లండన్, మార్చి 5

భారత సమస్యపై కామన్సులో ఈ రోజు చర్చ ప్రారంభమయింది. సర్ స్టాఫోర్డు క్రిప్సు ఈ క్రింది తీర్మానాన్ని ప్రవేశ పెట్టాడు: "బ్రిటిష్ ప్రధాని ఫిబ్రవరి 20 వ తేదీ భారత సమస్యపై చేసిన ప్రకటనను ఈ సభవారు గమనిస్తున్నారు. ఆ ప్రకటనలో వెల్లడించిన విధానాన్ని ఆమోదిస్తున్నారు."

తీర్మానాన్ని ప్రవేశపెడుతూ సర్ క్రిప్సు ఇలా ఉపన్యసించాడు:

"ఇటీవల బ్రిటిష్ ప్రభుత్వ ప్రకటన మన దేశానికీ, ఇండియాకే కాక ప్రపంచ శాంతికే ముఖ్యమైనది. గత చరిత్రలోని వివిధ దశలను వివరంగా చెప్పవలసిన పనిలేదు." గత యుద్ధకాలంలో భారతీయులలో స్వతంత్ర వాంఛ, జాతీయత తీవ్రతర మయిందన్నాడు. 1940—42 బ్రిటిష్ ప్రతిపాదనలనుగూర్చి చెబుతూ ఇలా అన్నాడు:

రాజీ పడకపోతే విభజన తప్పదు

"యుద్ధ మవుతూనే ప్రధాన పార్టీలకు సమాధాన మేర్పడితే రాజ్యాంగ సభను ఏర్పరచాలన్నదే 1942 నాటి ప్రతిపాదనల సారాంశం. మన మెన్నిరోజు లుండవలెనన్నది భారతీయుల సమాధానంమీదనే ఆధారపడి ఉంటుంది. ఈ ప్రతిపాదనలో మరో ఇంకొకటి ఇమిడివున్నది. రెండు మతాల వారు ఒక సమాధానానికి రాకపోతే వారిద్దరికి భారతదేశాన్ని పంచడం అవసరమవుతుంది.

"ఇలాగా రెండు మతాలవారు రాజీ పడకపోతే భారతదేశ విభజనకు అవకాశముందని అప్పుడే బ్రిటన్ బహిరంగంగాప్రకటించింది. బ్రిటన్‌తో సంధి, మైనారిటీలకు రక్షణ కూడ అధికారం అప్పగింతకు షరతులుగా విధించబడినవి" అని తర్వాత 1942 ప్రతిపాదనల లోని భాగాలను చదివి వినిపించి క్రిప్సు ఇలా కొనసాగించాడు:

సివిల్ ఉద్యోగులతో పాలన అసాధ్యమయింది

"అందుపై మైనారిటీల అభివృద్ధికి అటంకం కాకూడదని అధికసంఖ్యాక పక్షం బ్రిటన్‌ను నిందించింది. అశాంతి ఏర్పడి శాసనధిక్కారం, దాన్నణచడానికి తీవ్ర చర్యలు తీసుకోవడం 1942 ఆగస్టులో జరిగింది. అప్పటి పరిస్థితిలో యూరపియన్లను సివిల్ ఉద్యోగులుగా కొత్తగా నియమించడం అసాధ్యమయింది. బ్రిటిష్ అధికార నిర్వహణకు ఆధారమైన సివిల్ ఉద్యోగుల నియామకం ఆగడంతో, పాలనవ్యవస్థ దుర్బలపడింది.

"ఈ ఉద్యోగులు చాల రాజభక్తి పూరితులుగా పనిచేశారు. కాని భారత పక్షం బాధ్యులు తగాదా పడగానే పరిస్థితి. అటూ ఇటూ కాకుండా పోయింది."

తర్వాత ఎన్నికలు, రాష్ట్ర మంత్రివర్గాల స్థాపన, మైనారిటీ మెజారిటీ అభివృద్ధిని అరికట్టకూడదన్న అట్లీ ప్రకటన వివరించి క్రిప్సు, బ్రిటిష్ మంత్రుల రాయబారివర్గం భారతదేశానికివెళ్ళి సంప్రతింపులు జరపడం, కేంద్రప్రభుత్వ స్థాపన వివరించి తిరిగి ఇలా అన్నాడు:

"ఆ సంప్రతింపులలో సివిల్ ఉద్యోగుల సంగతికూడ మాట్లాడాము. ఇక కొత్త నియామకాలు వదులుకున్నాము. కాని, అదే సమయంలో బ్రిటిష్ సైనికులను త్వరత్వరగా యిళ్ళకు పంపివేస్తున్నాము తూర్పు దేశాలలో, ఇండియాలో వుంచగల బ్రిటిష్ సైనికులు తగ్గిపోయారు.

తర్వాత డిసెంబరు 6 బ్రిటిష్ ప్రకటన (తాలూకాల గ్రూపింగుల తప్పవన్నది) లీగు రాజ్యాంగసభ బహిష్కారం చెప్పిఇలా అన్నాడు:

"జనవరి ఆఖరున లీగు రాజ్యాంగసభలో చేరడంలేదని స్పష్టపరిచింది. తాత్కాలిక ప్రభుత్వంలోని ఇతర సభ్యులు లీగు సభ్యులు రాజీనామా ఇవ్వాలన్నారు. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో కాని, ఈ విషయంలో బ్రిటన్ ఒక నిర్ణయంచేసి రాజీ ఆశ చెడగొట్టదలచలేదు.

బ్రిటన్‌కున్న మార్గాలు రెండే

"మనకు మిగిలిన మార్గాలు రెండు. ఒకటి—సివిల్ సర్వీస్ ఉద్యోగులను పెంచి, బ్రిటిష్ సైనికులను మరికొంతమందిని ఇండియాకుపంపి మన అధికారం నిలుపుకోవాలి, అంటే ఇంకో 15, 20 ఏళ్ళుండాలన్నమాట. రెండు— భారతీయులు సమాధానపడాలని ఒక వ్యవధినిచ్చి, ఆలోగామాత్రమే మనం బాధ్యత వహించడం. మనకు అధికారంలేని బాధ్యతను సాగించడం తరంకాదనేది స్పష్టం.

"మొదటిమార్గం రాజకీయంగా ఆచరణ సాధ్యంకాదు. జాతీయంగా చూచినా, అంతర్జాతీయంగా చూచినా అది సాధ్యంకానిపని. పైగా భారతదేశంలోని అన్నిపార్టీలకూ తీవ్ర విద్వేషం కలుగుతుంది.

"ఒకవేళ మనం ఇంక కొంత బ్రిటిష్ సేనను ఇండియాకుపంపి భారత ప్రజల వ్యతిరేకతను అణచాలనుకున్నా, మనకున్న మనుష్య బలం తక్కువ కాబట్టి ఇంగ్లీషు ప్రజ లందుకు అంగీకరించరు, అలాచే ప్రపంచ భారతదేశంలోని మతాలన్నీ కక్షకు కల్సెర్రజేసేవి.

అప్పుడు కేవలం ఏ బాధ్యతాయుత ప్రభుత్వమూ లేకుండా గవర్నర్లు, వైస్రాయి—వీరిద్వారా రాజ్యం చేయాలన్నమాట. కాబట్టి మొదటిమార్గంవదిలేశాం.

బెదిరింపుతో బ్రిటిష్‌ప్రణాళిక రుద్దుతోంది

"కాబట్టి మేమొక తేదీ నిర్ణయించి, ఆలోగా వివిధమతాలు రాజీ పడమని చెప్పదలచుకున్నాము. గడువులోగా భారత పక్షాలవారు యావద్భారత దేశానికి సంయుక్త ప్రభుత్వం ఏర్పరచడానికి సమాధానపడాలి. లేకపోతే దేశాన్ని ముక్కలు ముక్కలుగా దుర్బల ఖండాలుగా చేయడం తప్పదు. ఇలా చెప్పడంవల్ల భారత దేశ పక్షాలవారు తమ విభేదాలు మాని రాజీపడే వీలున్నది.

తమకిష్టంవచ్చినవారికి అధికారం అప్పగిస్తారట

"ఎవరికి అధికారం అప్పగిస్తారు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. మేము బ్రిటిష్ ప్రణాళిక (మే 16) ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏర్పరచేందుకు ప్రయత్నిస్తాము. అది సాధ్యం కాకపోతే, అప్పుడు అర్హమనుకున్న ప్రభుత్వానికో, ప్రభుత్వాలకో అధికారం అప్పగించాలి. 1942 ప్రతిపాదనల్లో చెప్పినట్టుగా రాష్ట్రప్రభుత్వాలకే అధికారం అప్పగించవచ్చు, లేదా కొన్ని ప్రాంతాల సమిష్టి

(మిగతా 4 వ పేజీలో)

ప్రజారక్షణ చట్టం

యథాతథంగా ఉన్న సవరణలతో నెగ్గింది

మద్రాసు అసెంబ్లీ చర్చలు

మద్రాసు, మార్చి 4

నేటిసాయంకాలం మదరాసు అసెంబ్లీలో ప్రజారక్షణ బిల్లును ప్రధాని రెండోమారు చర్చకు పెట్టారు. నిబంధన తర్వాత నిబంధన చదివి సవరణలు ప్రతిపాదించబడ్డాయి.

బిల్లు జీవితం 3 నెలలు మాత్రమే వుండాలి

ఈ బిల్లుయొక్క కాలపరిమితి ఏడాది వుండరాదనీ. 3 నెలలు మాత్రం చాలుననీ, మరల దాని గడువు పెంచాలంటే అసెంబ్లీ అనుమతి పొందాలనీ కామ్రేడ్ పిల్లలమర్రి బిల్లుయొక్క 1 వ నిబంధనకు సవరణ తెచ్చారు

"ఈ బిల్లువలన కలిగే అ[illegible] 3 నెలల కాలనిర్ణయం కొంతవర[illegible]తుంది. ఈ మూడునెలలలో [illegible] మారవచ్చును. పరిస్థితులు [illegible] ప్రభుత్వం బిల్లును ఇంకా [illegible] తంటే అసెంబ్లీసభ్యుల అభి[illegible] తెలుసుకోవాలనడం ఉచితం ప్రస్తుత[illegible] కాలంలో వున్నవారికికూడా ఈ బిల్లు [illegible]షము కలిగించడంలేదని ప్రధానియే [illegible] అటువంటి బిల్లుయొక్క జీవిత [illegible] తగ్గించి దానివలన కలిగే నష్టాలను [illegible] మైనంతవరకు తగ్గించడం నా సవరణల అభిప్రాయం" — అని కామ్రేడ్ పిల్లలమర్రి [illegible]రణలను ప్రతిపాదిస్తూ చెప్పారు.

మహమ్మద్ ఇబ్రహీం దానిని బలపరిచారు.

బిల్లు కాలవ్యవధిని అంత తగ్గించడం వలన బిల్లు పెట్టడంలోని ఉద్దేశమే [illegible] దని ప్రధాని సవరణను వ్యతిరేకించారు. సవరణ వీగిపోయింది.

డిటెన్షన్ న్యాయవిరుద్ధం

బిల్లులోని 2 వ క్లాజుద్వారా ప్రభుత్వం ఏవ్యక్తియేనా ప్రజాక్షేమానికి భంగకరంగా ప్రవర్తించాడని గాని, ప్రవర్తిస్తాడని గాని తలిస్తే ఆ వ్యక్తిని డిటైన్ చేయవచ్చు. "హేయమైన ఈబిల్లులో నిబంధనలలోకెల్లా ఈ నిబంధన హేయాతిహేయం" అని కామ్రేడ్ పిల్లలమర్రి అంటిస్తూ ఆ నిబంధన పూర్తిగా తొలగించబడాలని సవరణ ప్రతిపాదించారు.

కామ్రేడ్ పిల్లలమర్రి సవరణపై [illegible] ఖాన్ పాయింట్ అఫ్ ఆర్డరు తెచ్చారు. బిల్లులోని 2 వ నిబంధనను తొలగిస్తే బిల్లే వ్యర్థమయిపోతుంది. కనుక ఈ సవరణనే ప్రతిపాదించరాదని ఆయన అభ్యంతరం.

సభ్యుని అభిప్రాయం తెలుసుకోవడం అవసరమని స్పీకరు సవరణ [illegible] అంగీకరించాడు.

తర్వాత కామ్రేడ్ పిల్లలమర్రి ఇలా మాట్లాడారు:

"విచారణలేకుండా నిర్బంధించడం, వ్యక్తులపైన నిర్బంధాలు ప్రయోగించడం దీనిపైన చేసిన వారిమీదకూడ శిక్షలు వేయడము మొదలగు అన్యాయాలన్నీ ఈ నిబంధన చట్టసమ్మతంచేస్తుంది. ప్రభుత్వం తొలగించాలనుకుంటూన్న నేరస్థ జాతుల చట్టంలోని అసహ్యకరమైన నిబంధనలన్నీ మరల ఈ నిబంధనద్వారా అమలులోకి తేబడుతున్నాయి."

సవరణను బలపరచేవారు కూడా లేకపోవడంచేత త్రోసివేయబడింది.

ఏ వ్యక్తినైనా డిటెయిన్ చేయదలచుకునేముందు సలహాసంఘంయొక్క సిఫార్సు వుండాలని కామ్రేడ్ పిల్లలమర్రి ఈ నిబంధనకు మరొక సవరణ తెచ్చారు.

దీనినిగూడ బలపరచేవారు లేకపోవడంచేత త్రోసివేయబడింది

కారణాలయినా చెప్పాలి

అవసరం విషయాలు బయట పెట్టకుండా డిటెన్యూకి చెప్పదగిన సమస్తకారణాలనే ప్రభుత్వం చెబుతుందని 3 వ నిబంధనలో వుంది. అలాగకాక అన్ని విషయాలతో, అన్ని కారణాలతో డిటైనుచేయబడిన వారికి చార్జిషీటుఅందచెయ్యాలని మహమ్మద్ అలీబేగ్ సవరణ తెచ్చారు. మహమ్మద్ ఇస్మాయిల్ దానిని బలపరచారు.

(మిగతా 4 వ పేజీలో)

పంజాబులో 93 వ సెక్షన్

మతకలహాలు వ్యాపిస్తున్నాయి

లాహోర్, మార్చి 5

1935 ఆక్టు 93 వ చట్టప్రకారం పంజాబు రాష్ట్రంలో అధికారాన్ని తనచేతిలోకి తీసుకొంటూ పంజాబు గవర్నరు ప్రకటనచేశాడు.

గవర్నరు పిలుపుపై రాష్ట్ర లీగ్ నాయకుడు మాందాత్ ఖాన్ నేడాయనను కలుసుకొని మాట్లాడారు.

సిక్కుపోరాట సంఘ నిర్మాణం

లీగ్‌కు సంబంధించని నాయకులంత డాక్టరు గోపీచంద్ భార్గవ (కాంగ్రెస్) గారి యింట్లో సమావేశం అయి పాకిస్థాన్ వ్యతిరేక పోరాటాన్ని సాగించడానికై ఒకపోరాట సంఘాన్ని నియమించారు.

ఈ సంఘానికి మాస్టరు తారాసింగు నియంతగా నియమించబడ్డారు. గోపీచంద భార్గవ, లాలా భీమసేన్ సాచార్, సర్దార్ స్వరన్‌సింగ్, చౌదరీ లాహిరీసింగ్‌లు దానిలో సభ్యులు.

మార్చి 11 న పాకిస్థాన్ వ్యతిరేక దినం జరపండి

అకాలీ నాయకుడు మాస్టర్ తారాసింగ్ ఈ విధంగా ప్రకటిస్తున్నారు:

"ముస్లింలీగ్‌యొక్క పద్ధతులకు, ముస్లిం లీగ్ పెత్తందారీ తనానికీ వ్యతిరేకిస్తూ, పాకిస్థాన్ అంటే ఇష్టంలేని వారందరూ మార్చి 11 న పాకిస్థాన్ వ్యతిరేకదినం జరపాలి. ఆ రోజున హర్తాళ్‌చేసి బహిరంగసభ జరపాలి. ప్రతివారినీ ఆందోళనలో పాల్గొనేటట్లు ప్రోత్సహించండి."

శాంతి కాపాడడానికి ముందుకురాండి

హిందూ - సిక్కునాయకులకు మాందాత్ విజ్ఞప్తి

పంజాబురాష్ట్ర లీగ్ అధ్యక్షుడు మాందోత్ నవాబు ఈవిధంగా ప్రకటిస్తున్నారు.

"మతావేశాలవలన ప్రజలు విపరీతమైన ఇబ్బందులు పడటం తప్ప ప్రయోజనంలేదు. ఆ ప్రజల యోగక్షేమాన్ని గుర్తించి నాయకులకు గల బాధ్యతలను వారు మరవరాదు. కావున శాంతి నెలకొల్పడానికై శాంతిరక్షణ దళాలను నెలకొల్పడానికి ముందుకువచ్చి తోడ్పడాలని హిందూ - సిక్కు నాయకులను కోరుతున్నాను."

లాహోర్ మేయర్ ప్రకటన

లాహోర్ మేయరు మియా అమీరుద్దీన్ ఈవిధంగా ప్రకటిస్తున్నారు.

"కాంగ్రెసు అకాలీ నాయకులు మొదనుండీ తమ పార్టీలవారిని రెచ్చగొడుతూనే వున్నారు. బలాత్కారం, దౌర్జన్యం రాజకీయ సమస్యలను తేల్చవు.

"రాష్ట్రంయొక్క క్షేమాన్ని ఆలోచించి అన్ని మతాలవారూ ఓర్పుతో వ్యవహరించవలసిందని ప్రార్థిస్తున్నా."

లాహోరులో కర్ఫ్యూ

సైన్యాల నియామకం

లాహోరులో 4 వ తేదీన హిందూ - సిక్కుల వ్యతిరేకత కేవలం పోలీసు దుర్మార్గాలమీదనే కేంద్రీకరించివున్నా (ఏజంట్ ప్రొవొకేటర్ల ప్రయత్నాల ఫలితంగా హిందూ - ముస్లిం కలహాలలోకి పరిణామం పొందింది. కలహాలు నగరం నాలుగు మూలలకు వ్యాపించింది. 4 వ తేదీ రాత్రి ముట్టుకు కర్ఫ్యూ ప్రకటించింది.

6 వ తేదీ వుదయంనుండి మరల కొట్లాటలు చెలరేగినాయి. పనివారు రాకపోవడం చేత పత్రికాప్రకటన నిలిచిపోయింది. తపాలు ఇళ్ళకు అందడంలేదు. హోటళ్ళు, పంజాబు యూనివర్సిటీ కాలేజీలకు మినహా ట్రంకు టెలిఫోన్ సంబంధాలు నిలిపివేయబడినాయి. 22 ప్యాసింజరు ట్రెయిన్ సర్వీసులు నిలిచిపోయినాయి.

అనేకచోట్ల రెండు మతాలవారు గుంపులు చేరి ఒకరినొకరు ఢీకొని పోరాడినట్టున్నాయి. అనేకచోట్ల పోలీసులు కాల్చారు. సరియైన మరణసంఖ్యలు తెలియడం లేదు. లయల్పూరులో హిందూ - సిక్కులు హర్తాళ్ చేశారు. ముల్తానులో కొట్లాటలు రేగినాయి.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus
Taramani, Chennai - 600 113, India.

1947 మార్చి 7 : శుక్రవారం

సంస్థాన ప్రజలకు అన్యాయం

రాజ్యాంగ నిర్మాణసభ ఏర్పరచిన రాయబార సంఘానికి, నరేంద్రమండలి నియమించిన రాయబారసంఘానికి మధ్య ఒడంబడిక కుదిరిందని వార్తలు తెలుపుతున్నాయి. రాజ్యాంగసభకు సంస్థానాల తరఫు ప్రతినిధులను ఎవరు పంపాలా అనే విషయంలో రాజీపడ్డారు.

"సంస్థానాల తరఫున ఎన్నికకాగల ప్రతినిధుల సంఖ్యలో కనీసం సగంమంది యైనా ఎన్నుకోబడాలి. ఆయా సంస్థానాల లోని శాసనసభలకు ఎన్నుకోబడిన సభ్యుల ద్వారాగాని, శాసనసభలులేని సంస్థానాలలో అర్హ అధికారంగల సంస్థలలోని ప్రజా ప్రతినిధుల ద్వారాగాని, యీ ఎన్నికలు జరగాలి."

అంటే తక్కిన సగంమందిని సంస్థానాధీశులు తమ యిష్టానుసారం నామినేటు చేస్తారు. వారు బ్రిటీషుసామ్రాజ్యం చెప్పినట్లుగా రాజ్యాంగసభలో ఆడుతుంటారు. సంస్థాన ప్రజాక్షేమానికి, భారత స్వాతంత్ర్యానికి పూర్తిగా విరుద్ధంగా పని చేస్తారు.

ఇంక పైనచెప్పిన ఒడంబడిక ప్రకారం జరిగే ఎన్నికలు ఎలావుంటాయో చూడండి. సంస్థానాల శాసనసభలలో ప్రజలలో నూటికి 80 మందికి పైగా ఓటింగుహక్కు లేదు. ఉదాహరణకు హైదరాబాదు సంస్థానంలోని ప్రజలలో నూటికి ఒక్కరికిమాత్రమే ఓటింగు హక్కువుంది. అందులోనూ నూటికి 4 గురు మాత్రమే ఎన్నికలలో పాల్గొన్నారు అలా ఎన్నికైనవారు ఏవిధంగానూ ప్రజా ప్రతినిధులనిపించుకోరు. ఆ శాసన సభ్యుల చేత రాజ్యాంగసభకు ప్రతినిధులు ఎన్నుకోబడితే ప్రజలెలా సంతృప్తి పడతారు?

అవిలా వున్నవాటిలో సగం నవాబులు, మహారాజులు నామినేటు చేస్తారు. తక్కిన సగం సంకుచితమైన నియోజకవర్గాల నుండి ఎన్నికైన శాసనసభ్యులు ఎన్నుకుంటారు. శాసనసభలు లేని సంస్థానాలలో అలాంటి అధికారంగలసంస్థలచేత ఎన్నుకోబడతారట.

ఈ ఒడంబడికవల్ల సంస్థాన ప్రజలకు పూర్తిగా అన్యాయం జరిగింది. సంస్థాన ప్రజామండలి అధ్యక్షులైన పట్టాభి సీతారామయ్యగారు కూడా యీ ఒడంబడికను అంగీకరించడం విచారకరం. కంచే చేను మేసినట్లయింది.

కాంగ్రెసు నాయకత్వం బ్రిటిష్ ప్లాను ప్రకారం రాజ్యాంగసభను నడపాలనే ఆతురతతో సంస్థానాధీశులతో రాజీపడ్డారు. సంస్థాన ప్రజల హక్కులకు ద్రోహం చేశారు.

సంస్థాన ప్రజలు వయోజన ఓటింగ్ ద్వారా ఎన్నుకొన్న ప్రజాప్రతినిధులే, భావిభారత రాజ్యాంగాన్ని నిర్ణయించే ప్రజాపరిషత్తులో పాల్గొనడానికి అర్హులు. అల్లాగే బ్రిటిషు ఇండియాలోనికూడ వయోజన ఓటింగు ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులే ప్రజాపరిషత్తులో పాల్గొనాలి. అట్టి ప్రజా పరిషత్తు ఒక్కటే 40 కోట్ల భారతీయులను స్వతంత్రపౌరులుగా, వివిధజాతుల ప్రజలకు స్వయంనిర్ణయహక్కును యిచ్చే స్వతంత్ర భారత రాజ్యాంగాన్ని నిర్మించగలుగుతుంది.

కొబ్బరినూనె కొరకు మహిళల రాయబారం

బెజవాడ, మార్చి 6

4-3-47న బెజవాడ సిటీ మహిళాసంఘము అధ్యక్షురాలు శ్రీమతి [illegible] పద్మావతిగారు [illegible] కొబ్బరి నూనె, అగ్గిపెట్టెల కరువును గురించి సబ్ కలెక్టరు దగ్గరకు డిప్యుటేషను వెళ్ళిరి. సుమారు 200 మంది స్త్రీలు సంతకాలు చేసిన మెమోరాండము కలెక్టరుగారికి యివ్వగా కొబ్బరినూనెకు రేషను పెట్టాలనుకుంటున్నామని, ఎప్పుడు పెట్టేది త్వరలో తెలియ జేస్తామని, కలెక్టరుగారు తెలియజేశారని తెలుస్తూంది.

గుంటూరు హిందూ కాలేజి హైస్కూలు మూసివేత

గుంటూరు, మార్చి 6

గతనెల 26వ తేదీన గుంటూరు హిందూ కాలేజీ హైస్కూలు ఉపాధ్యాయులు 86 మంది కమిటీవారు తమ న్యాయసమ్మతము లైన కరువుభత్యము వగైరా కోర్కెలను నిరాకరించినందున సత్యాగ్రహము సలిపిరి. కమిటీవారు అందుచేతను క్రమశిక్షణచర్యల నవలంబింప నిశ్చయించిరి. సత్యాగ్రహులకు కొందిమందికి మాత్రమే నోటీసులిచ్చుటకు ఉత్తర్వులిచ్చిరి. సత్యాగ్రహులు సంఘాన్ని కోరగా తామిచ్చిన తెలియజేసిన కోరికల నాదరింపకపోవుటయే కారణమని అనిరి.

ప్రస్తుతం నిన్నసాయంత్రం మంది పరిస్థితులు తీవ్రరూపం దాల్చెను. ఉపాధ్యాయులు, గుమాస్తాలు, బంట్రోతులు అందరూ కలిసి, పట్టుదలతో సమ్మెను సాగిస్తున్నారు. తత్ఫలితంగా మేనేజిమెంటువారు హైస్కూలును మూసివేశారు.

రైతుసంఘ కార్యక్రమంపై నిషేధం

మన్నార్గుడి, మార్చి 2

రైతుసంఘ కార్యక్రమంలో మీటింగులు, ఊరేగింపులు, ఉపన్యాసాలు, ప్రదర్శనాలు మొదలగునవి జరపరాదంటూ మన్నార్గుడి ప్రాంతంలోగల విశేషాధికారాలను మరి రెండు నెలలవరకు పొడిగిస్తూ సబ్‌డివిజనల్ మాజిస్ట్రేటు ఆర్డర్లు జారీచేశారు.

కేరళలో అరెస్టులు

తెల్లిచేరి, మార్చి 1

కురుంబరనాడ్ తాలూకాలో మోయిపల్ అనే గ్రామంలో కొయిలాండి పోలీసులు సోదాలుజరిపి 144 సెక్షను ధిక్కరించారనే నేరానికి 7 గురు రైతుల్ని అరెస్టుచేశారు. (ఫిబ్రవరి 25)

కల్పత్తూర్ అనే గ్రామంలో అదే నేరానికి 9 గురు రైతుసేవకుల్ని అరెస్టుచేశారు.

144 సెక్షనును ధిక్కరించి కోధారి ఎస్టేట్‌లో అడుగుపెట్టి గడ్డి కోశారని వారిపై నేరారోపణ చేశారు.

గవర్నరుకు ప్రకాశంగారి ముడుపు! అసెంబ్లీ రద్దుకు ప్రయత్నం జరుగుతోందా?

కాంగ్రెసు వర్గాలలో గుసగుసలు

ఆంధ్రకేసరి ప్రకాశంపంతులుగారి నాయకత్వంపైన మద్రాసు కాంగ్రెసు లెజిస్లేచరు పార్టీసభ్యులు విశ్వాసరాహిత్య తీర్మానం ప్రకటించినందుకు, పేరభద్ర కొండా వెంకటప్పయ్య పంతులుగారు ఆక్షేపించారు. "విశ్వాసరాహిత్య తీర్మాన ప్రతిపాదకులు యోచనలన్నీ పరిపాలనా విధానంలోని లోపాలపైకాక మంత్రిపదవులపై దృష్టి పెట్టుకున్నారని" విరుచుకుపడారు.

(మార్చి 4 ఆంధ్రపత్రిక)

ప్రకాశం పంతులుగారి కార్యక్రమాలు గాంధీజీ వగైరా పెద్దల ప్రశంసలు పొందాయన్నారు. "ఇట్టి విధానాలతో ఏకీభవించని సభ్యుల చర్యలను కాంగ్రెసు అధిష్ఠానవర్గం వారు జాగ్రత్తగా పరిశీలించివారిని అదుపులో పెట్టాలి. లేదా ప్రస్తుత క్లిష్టసమస్యను పరిష్కరించాలంటే శాసనసభను రద్దుపరచి తిరిగి ఎన్నికలు జరపాలి. గత సంవత్సరం ప్రకాశంగారి పాలనదృష్ట్యా కాంగ్రెసు సర్కారు కార్యక్రమాన్ని ప్రజలముందుపెట్టి ఎన్నికలు జరిపి ప్రజాభిప్రాయం తెలుసుకోవాలి" అని వెంకటప్పయ్యపంతులుగారు దీమాంరు చేశారు.

• • •

శాసనసభను రద్దుచేసి తిరిగి ఎన్నికలు జరుపాలి అని ప్రకాశంగారి పక్షం వాదించటం యిదే మొదటిసారి కాదట. తనకు పార్టీలో మెజారిటీలేదని తెలిసినప్పటినుంచి ప్రకాశం పంతులుగారు గవర్నరుగారి దివ్యసముఖానికి యీ అర్జీ పెట్టుకుంటూ వున్నారట.

సుమారు రెండు నెలలక్రితమే ప్రకాశంగారు శాసనసభనురద్దుపరచి ఎన్నికలు జరుపమని గవర్నరుగారిని కోరినారని కాంగ్రెసు నాయకత్వంతో సన్నిహితంగావుండే వర్గాలద్వారా తెలుస్తూంది. దీనివిషయమై గవర్నరు పైప్రాయికి వ్రాసారట పైప్రాయి కాశ్మీరు మంత్రివర్గంలోని కాంగ్రెసు ప్రముఖులతో సంప్రదించారట. సర్దార్ పటేలు ఇదికాంగ్రెసుపార్టీకి సంబంధించినవిషయమనీ మద్రాసురాష్ట్ర పరిస్థితులను వివరించి చెప్పారట. త్వరలోనే మద్రాసు రాష్ట్రంలో గాలిదుమారం లేగుతుందనీ, అపుడు రామే చూసుకుంటామనీ అన్నారట. అంతవరకు ఏ క్షోభం కలిగించుకోకుండా వేచివుండమన్నారట.

పీడిపిలబడ్డ కాంగ్రెసు హైకమాండు ప్రకాశంపంతులుగారి మొరవినిపించుకునే అవకాశమీయని ఎదిరిపక్షంవారు సంతోషించుచున్నారు.

ఐతే ప్రకాశంపంతులుగారు మాత్రం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల న్యాయంపైన సంపూర్ణ విశ్వాసంతో వున్నారు. తాము చేయించిన ఆర్డినెన్సులు, మూసాళ్ళలో శాసనంచేయించి, సుబ్బుకట్టి గిట్టుస్కరు గారికి, పోలీసులకు బహుమతి ఇచ్చివెళ్ళుతున్నారు.

తమ మంత్రివర్గాన్ని దింపకూడదని చెప్పడానికి ప్రకాశం పంతులుగారికి ప్రజాభిప్రాయం కావాలి. అందుకోసం ఆంధ్రదేశమంతా మోటారు సంచారం చేశారు. కాని ప్రజాపుద్యమాలకు, పౌరస్వత్వాలకు అరిష్టదాయకమైన నిరంకుశ శాసనం చేయడానికి ప్రజాభిప్రాయం కనుక్కోనక్కరలేదు. శాసనసభలో శాసనం చేయడానికి పరుగులు తీస్తున్నారు.

పాపం! అలస్యమయితే తాము దిగిపోయేలోగా దైవాంశసంభూతులైన చక్రవర్తి సంభూతులైన గవర్నరుగారికి ముడుపు చెల్లించే పుణ్యం దక్కుతుందో! దక్కదో! అని తాపత్రయం!!

• • •

కాని ఎన్నికలకోసం ఉబలాటపడేముందు ప్రకాశం పంతులుగారు ఒక సత్యాన్ని జ్ఞాపకముంచుకుంటే మంచిది. తమ పదినెలల పరిపాలనలోనూ ప్రజలు అనుభవించిన బాధలను మరచిపోలేదు.

జీవనోపాధికి పరిపోయిన జీతాలకోసం సమ్మెచేసిన కార్మికులపై పోలీసుల లాఠీ ఛార్జీలు, తుపాకీకాల్పులు మరచిపోలేదు. లంచగొండులైనఉద్యోగులవల్ల,దొంగవ్యాపారులవల్ల పడినబాధలు ప్రజలు మరువలేదు. తాముపండించినవి అమ్మటోతే అదివిగామూ, తమకుకావలసినవి కొనబోతేకొరిగామూ వుండనే విషయం రైతులు మరచిపోలేదు.

క్రిందటిఎన్నికల్లోమీరేదో తమకష్టాలుతీరుస్తారనిప్రజలుఅనుకొందారు. మీరు అకలన్నిటికి విరుద్ధంగా ప్రవర్తించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల సందానే మీరు అనుసరించారు. జమీందారులను, దొంగవ్యాపారులను, పోలీసులను స్వేచ్ఛగా వదిలారు. మాకురిండి, బట్టయివ్వండి అని విలపేసి అడిగిన ప్రజలపైన పోలీసులు దౌర్జన్యాలు చేస్తుంటే మీరు సమర్థించారు. పైగా పోలీసులకు సర్వముఖ్తారునామావిచ్చే నిరంకుశ శాసనాన్ని చేయబోతున్నారు. వీటన్నిటికీ సమాధానం చెప్పవలసి వుంటుంది, ప్రకాశంపంతులుగారూ! తస్మాత్ జాగ్రత!!

గుంటూరు మెట్టప్రాంతాల్లో ఆహార సంక్షోభం

4 వారాలనుండి రేషన్ డిపోల్లో గింజలులేవు
గ్రామాల్లో దారుణమైన దొంగమార్కెట్టు

సత్తెనపల్లి, మార్చి 3

వడ్డవల్లి ఆహారకమిటీ ప్రెసిడెంటు గుంటూరు వెంకయ్య, కొమరపూడి ఆహారకమిటీ సభ్యుడు, తాలూకా రైతు సంఘ సహాయకార్యదర్శి, వావిలాల వీరభద్రరావు లక్కూరు ఆహారకమిటీ అధ్యక్షుడు దాట్ల గురవరాజు, పట్టణ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ సభ్యులు వి. వెంకట్రామయ్యగార్లు సత్తెనపల్లి తాలూకాలోని ఆహారపరిస్థితిని గూర్చి క్రింది ప్రకటన చేస్తున్నారు:

కొత్తపంట వచ్చినప్పటికీ సత్తెనపల్లి తాలూకాలో అప్పుడే ఆహారకొరత తీవ్రరూపం దాల్చింది. గత నాలుగువారముల నుండి తాలూకాలో రేషనుడిపోలకు మిశ్రమ ఆహారం సప్లయి కాలేదు మిశ్రమఆహారం తినువారు నాల్గుబొన్సుల బియ్యంతో సమ్మతులు పడుకుంటూ యమయాతనలు పడుతున్నారు. క్రిందటి రెండు వారములలో గ్రామాలకు అకాస్త బియ్యం సప్లయి కూడా నిలిచిపోయింది. పోయినవారం సత్తెనపల్లి పట్టణములో కూడా రేషనులు సరిగా యివ్వలేదు. ఈ పరిస్థితులలో సామాన్య ప్రజానీకం యమ నానా బాధలు పడుతూ గెనుసుగడ్డలు తింటూ ప్రాణాలు నిలుపుకుంటున్నారు. దొంగమార్కెట్‌లో రూపాయకు 3 బోంలు బియ్యం కొనలేక బీదలు అవస్థపడుతున్నారు.

స్థానికాధికార్లు యీ తీవ్ర పరిస్థితులను గుర్తించి వెంటనే తగు ఏర్పాట్లుచేయలేదు. కొద్ది నిల్వలున్నప్పటికీ, పేయిపర్మిట్ లేకనో అధికార్లు క్యాంపులలో వుంటూవుండడంవలననో ఆలస్యం జరుగుతూ వుండుటచేత, ప్రజలలో తీవ్రమైన అసంతృప్తి ప్రబలింది.

ఈ తీవ్ర పరిస్థితిని టెలిగ్రాములద్వారా జిల్లా కలెక్టరుకు, మద్రాసు గవర్నమెంటుకు తెలియపర్చాం. పందలాది కుటుంబాలు పస్తులతో మగ్గిపోతున్నాయి. మద్రాసు ప్రభుత్వం 12 బొన్సుల రేషను చేసినప్పటికీ యిదివరకు ఇస్తున్న 10 బొన్సుల రేషనే సరిగా సప్లయి చేయలేక పోతున్నది. పేపరుమీద రేషను పెంచుటేగాని, ఆచరణలో 4 బొన్సులు మాత్రమే అయింది.

కాబట్టి పై పరిస్థితులలో ప్రభుత్వం వెంటనే కన్నుతెరచి, ధాన్యం సరఫరాలు చురుకుగా సాగించకపోతే, పరిస్థితులు విషమించి తాలూకాలో తీవ్ర సంక్షోభమునకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నాం.

కొబ్బరినూనె కంటికయినా అగపడుటలేదు. కనగనూనెధర విపరీతంగా పెరిగింది. ప్రజలు నిత్యము వాడుకునే నూనెలు లేకపోవుటవలన బాలయిబ్బంది పడుచున్నారు. కనుక అధికారులు కోటావద్ధతి ప్రకారం కొన్ని డబ్బాలు, కొబ్బరినూనె, కనగనూనె మంజూరుచేసి గ్రామకమిటీద్వారా పంపకం చేయించాలి.

గ్రామంలో కిరసనాయిలుడీలరు కమిటీని నిర్లక్ష్యముచేయుచూ తన యిష్టంవచ్చిన రేటుప్రకారం కాయ రు 0-4-0 చొప్పున అమ్ముచూ తనకు ఎంతకోటావచ్చినదీ తెలియ పరచుటలేదు, గనుక ప్రభుత్వము వెంటనే డీలరుపై తగుచర్య తీసుకోవాలి.

గ్రామంలోని ధాన్యపు నిల్వలెక్కలను తెలియపరచమని కమిటీ గ్రామకరణంగారిని అడిగినా నిరాకరించినారు. బట్టలకోటాలో తనకు 10 దోవతులదాపులు యివ్వలేదని కమిటీని రూపుమాపుతాననడమే కాకుండా దౌర్జన్యముకు పూనుకుంటున్నాడు. కరణం చర్య ప్రజల శ్రేయస్సుకు భంగకరంగా వున్నది గనుక ప్రభుత్వము విచారించాలి.

పొందుగల రేషన్ షాపుకు ధాన్యం సప్లయి లేదు

పొందుగల, మార్చి 2

పల్నాడు తాలూకా పొందుగల గ్రామ ఆహారకమిటీ విన్న సమావేశమై వివిధ విషయాలను చర్చించినమీదట యీ క్రింది విధంగా ఒక ప్రకటన చేశారు:

పొందుగల గ్రామంలో యీ సంవత్సరం పంటలు సరిగా పండలేదు. పండినదానిలో చాలభాగం భూస్వాములు యితర పూళ్ళకు చేరవేసినారు. గ్రామంలో దొంగమార్కెటు రేటుకు అసగా రూపాయకు సరిగలు రెండు మానికల చొప్పున, అమ్ముచున్నారు. ప్రభుత్వం యింతవరకు ధాన్యసేకరణ ప్రారంభించలేదు. ప్రభుత్వమువారికి గ్రామకమిటీ పై విషయములను తెలియపరచినప్పటికి ఏటువంటి చర్యతీసుకోలేదు. గ్రామంలోని రేషన్ షాపుకుకూడా ప్రభుత్వము సుమారు 20 దినములనుంచి యేటువంటి ధాన్యాన్నికూడ సప్లయి చేయలేదు. గ్రామంలోని ప్రజలు చాల బాధపడుచున్నారు.

యింతవరకు గ్రామానికి పంచదార కోటా కూడా అందలేదు.

కొబ్బరినూనె, కనగనూనెలకు ధరల నిర్ణయం చేసినప్పటినుంచి గ్రామంలో

గడ్డివిత్తనాలు తింటున్నారు

తిమ్మాపురం, మార్చి 1

వినుకొండతాలూకా ప్రత్యేకంగా "గుండ్లకమ్మ"కు దక్షిణభాగం కరవుకు గురిఅవుతోంది. కొంతమంది ప్రజలు ఒక పూట మాత్రము తిని రెండోపూట పస్తుంటున్నారు. కొందరు "గొళ్ళగొంది" అను ఒకానొక పశువుల మేయు గడ్డినుండి అతికష్టముమీద గింజలు తినుచున్నారు. వీనివలన సీళ్ళ విరేచనములు కలిగి ఆరోగ్యము చెడుచున్నా వేరేగతిలేక కొందరు తినడం తప్పటంలేదు. పశువులు "గూడవాపు" వగైరా రోగాలవల్ల చనిపోవుచున్నవి. చాలకాపురములు ఇంతకుముందు తినకుడువ వున్నవారే, యిండ్లకు తాళములుపెట్టి పల్లవురాలూకా గ్రామాలకు వలసవెళ్ళినారు. కొన్ని గ్రామాలు కొద్ది రోజులకు, మొత్తంగా లేచివెళ్లే మాదనలు కనిపిస్తున్నవి.

ప్రతివ్యక్తి తెల్లవారితే తిండి గింజలెట్లారా అని ఆలోచించేవాడే. వచ్చే మూడు నాలుగు నెలల్లో పరిస్థితులు తీవ్రమౌతాయి.

ప్రభుత్వం వారు వెంటనే ఇతరప్రాంతాల నుండి విరివిగా ధాన్యం తెప్పించి ప్రజలను కాపాడాలి. కరువుపనులు ప్రారంభించి చిలకలేరు ప్రాజెక్టు నిర్మాణం, వినుకొండ ముప్పరాజువారి పాలెం రోడ్డు పని సాగించాలని ధావ్కారు వి. వెంకటేశ్వరరావుగారు వ్రాస్తున్నారు.

ఏజన్సీలో తిండికరువు

రూపవరం, ఫిబ్రవరి 26

సుమారు 20 రోజులనుండి ఏదుకాలం లోను బియ్యము లేవు. ఫిబ్రవరి నెలకు రావలసిన కోటాలో ఇప్పటికి 6 బస్తాలు మాత్రమే వచ్చినవి. కొన్నడుకూడా దొరకుటలేదు. కూలిజనం పందలాదిగా బజార్లలో బియ్యంకొరకు తిరుగుతున్నారు. కొంతమంది పెసలు, కొర్రల గుగ్గిలు వండుకు తింటూ రోగాలపాలవుతున్నారు బియ్యమేకాకుండా కొబ్బరినూనె, బెల్లం, మంచినూనె నానరకైన దొరకటంలేదు. ఇదేమాదిరి ఇంచుమించు ఏజన్సీ అంతటా జరుగుతోంది. 60 మైళ్ళ దూరంలోవున్న దుమ్ముగూడెంలో బియ్యం బస్తా 1 కి రు 45 లు బహిరంగంగా అమ్ముతున్నారు. అధికార్లు వెంటనే కలుగచేసుకుని దుమ్ముగూడెంలోని బియ్యం కమాండీరుచేసి వెంటనే కరువు గ్రామాలకు సప్లయి చేయాలని పి. [illegible] రామయ్యగారు వ్రాస్తున్నారు.

నిర్బంధ ధాన్యసేకరణకై అధికారుల సన్నాహాలు

కంట్రోల్ రేట్లకు ఇతర వస్తువులిమ్మని రైతులు
ధాన్యమివ్వకపోతే అరెస్టుచేస్తామని అధికార్లు

విజయవాడ, మార్చి 1

కొవ్వూరు తాలూకా రైతుసంఘాధ్యక్షులు పిన్నమనేని శ్రీరామచంద్రరావుగారిలా వ్రాస్తున్నారు:

మద్రాసు ప్రభుత్వంవారి ధాన్యం ధరల నిర్ణయం అమ్మేవారికి, కొనేవారికిగూడ నష్టకరంగానే వుంది. ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం బియ్యం ధరలు పెంచకుండగనే ధాన్యం బస్తా 1కి 11 రూ. యివ్వవచ్చునని లెక్కలు చూపించి నిరూపించింది. ఆంధ్ర రైతాంగం యీ సూచనను బలపరుస్తూ కనీసధరలు నిర్ణయించమని ఆందోళన చేశారు. రైతాంగము కోరికను ప్రభుత్వం పెడచెవిని పెట్టింది. వర్తకులకు, మిల్లుయజమానులకు లొంగిపోయింది. ధాన్యం ధర తగ్గించింది. బియ్యం ధర పెంచింది ఇదివరకే అదనపు లాభాలు సంపాదించుచున్న వర్తకులకు యింకా ఎక్కువ దోపిడీచేయడానికి అవకాశమిచ్చింది. కనీసధరలు నిర్ణయించకుండా, తన యిష్టమువచ్చిన రేటుకు కొనే స్థితి వర్తకులకు కలిగించింది.

ప్రభుత్వం నిర్ణయించిన క్రయ విక్రయ సంఘాలుకూడ ధాన్యం కొనలేకపోతున్నాయి. అవలే ధర తక్కువ. పైగా బెల్లపొల్లు పేరుతో మరో కోత! రైతు ఈపరిస్థితులలో ధాన్యాన్ని అమ్మ నిరాకరించుచున్నారు. ప్రభుత్వ వ్యాపారవిధానమును భగ్నముచేయ చూస్తున్న వర్తకులకు అధికధరలు యిస్తున్నారు. ఈరోజు తాలూకాలో 12 రూ. నుండి 18 వరకు ధాన్యము అమ్ముతూవుంది. వేలాది బస్తాల ధాన్యం అప్పుడే దాటవేయబడింది. విజయవాడ సంఘం యింతవరకు తీవ్రప్రయత్నంచేసి కొన్ని వందల బస్తాలు మాత్రమే సేకరించగల్గి, తాలూకా లోపలభాగమునకు వెళ్ళిన కొలది ధర పెరుగుతూవుంది. గోపాలపురం, చిన్నాయిగూడెం ప్రాంతాలలో 18 రూ. అమ్ముతూ వుంది.

దిగువ తాలూకాలనుండికూడ ప్రతిరోజు అనేక వందలబస్తాలు బ్లాకుమార్కెటుకు అమ్మకానికి వస్తున్నవి. ప్రభుత్వ ధాన్యధరల విధానానికిది ప్రత్యక్షఫలితం. ప్రభుత్వం వెంటనే ధాన్యానికి బస్తా 1కి రు 11 లు కనీస ధర నిర్ణయించాలి. దొంగవ్యాపారులను కఠినంగా శిక్షించాలి.

రైతులు మా అవసరాలను తీర్చమంటే పైనున్న మీ మంత్రివర్గాన్ని అడగమంటు న్నారు. సొసయిటీలలోచేరి లాభాలుపంచుకోమంటున్నారు. ఇదిదారుణమైన అన్యాయం బస్తా 1కి రు 11 లు కనీసధరగా నిర్ణయించి రైతులకు కావలసిన జీవితావసర వస్తువులను కంట్రోలు ధరలకు అందించాలి. లేనిచో ప్రభుత్వవిధానం ప్రజాసంక్షోభానికి కారణమవుతుంది.

ముందుగా అమ్మినవారు నష్టపడరని ప్రకటించాలి

ఉలుకూరు, ఫిబ్రవరి 25

నెల్లూరుజిల్లా కోవూరుతాలూకా రైతుసంఘ ప్రసిడెంటుగారగు బెజవాడ ఆదిశేషారెడ్డిగారిలా ప్రకటించుచున్నారు.

గత సంవత్సరపు అనుభవంతో ఈయేడు ధాన్యం అమ్మడానికి రైతులు వెనుకాడుతున్నారు. ప్రభుత్వ ప్రకటనలు సందిగ్ధంగా వున్నాయి. ఒకవేళ ధాన్యపుధరలు హెచ్చింపబడగాని, బోనసులిచ్చుటగాని యేర్పడినచో 1947 సంవత్సరం విక్రయదారులగు రైతులందరికి సదరు బోనసులు లభించునట్లు నిశ్చితమైన ప్రభుత్వప్రకటన చేసినచో రైతులు తమ మిగులుధాన్యం అమ్ముతారు. ప్రస్తుత ధరలనుసవరించి బస్తా 1కి రు11 లు కనీస ధరగా నిర్ణయించడంకూడ చాల అవసరం.

స్థానికాధికారుల నిరంకుశ చర్య

బళ్ళకుర్రు, మార్చి 2

కొత్తపేట డిప్యూటీతాశీల్దారువారు ఉత్పత్తి కొనుగోలుదార్ల సహకారసంఘ కార్యదర్శిగారు, వారి అనుచరులు బళ్ళకుర్రు గ్రామం వచ్చినారు. యీ గ్రామములోని గౌరవ కుటుంబములలో మగవారు ఇంటివద్ద లేరని స్త్రీలు చెప్పుచున్నను వినక ఇండ్లలో దూరబడి మీవద్ద హెచ్చు ధాన్యము వున్నది ఇవ్వమని ఇండ్లలోని స్త్రీలను నిర్లక్ష్యముచేసి ఇల్లంతయు వారి ఇష్టము వచ్చినట్లు సోదాలు చేసినారు. ధాన్యం ఇవ్వకపోతే ఇండియా రక్షణ చట్టంక్రింద అరెస్టు చేస్తామని భయపెట్టినారు.

సత్యవాడ సుందర వర్మమ్మగారి ఇంట్లో దూరబడి ధాన్యము లేదని వారి గుమాస్తా చెప్పుచున్నా వినకుండా కొట్టు నాగువాసం ఊడలాగి చూచారు. అందులో ధాన్యంలేదు.

ఈ గ్రామములో బీద కూలి అయిన పప్పుల వర్మయ్యగారి యింట్లోకూడ దూరబడినారు. అక్కడా ధాన్యంలేదు. వీరి నిరంకుశత్వాన్ని ప్రజలు అసహ్యించుకున్నారు.

తెనాలిలో రిజర్వుపోలీసు

నిర్బంధ ధాన్యసేకరణకు

తెనాలి, ఫిబ్రవరి 28

తెనాలితాలూకా రైతుసంఘ కార్యదర్శి వి. ఆచార్యులుగారిలా వ్రాస్తున్నారు.

ప్రభుత్వం ప్రకటించిన ధాన్యంధరలు తాలూకా రైతాంగాన్ని కలవరపెట్టినాయి. బియ్యంధర యిప్పటికంటె పెంచకుండానే ధాన్యానికి బస్తా 1కి రు 11-4-0 యివ్వవచ్చని రైతు కోరుతున్నారు. ప్రభుత్వం రైతు అవసరాలను తీర్చి న్యాయమైనధర యిస్తే, ధాన్యం యివ్వటానికి రైతాంగం తయారుగా వుంది.

కాని ప్రభుత్వం రైతు అవసరాలను మరచి ధాన్యసేకరణ నిమిత్తం అప్పుడే రిజర్వు పోలీసులను తెప్పించి, తెనాలిలో మకాం పెట్టించింది. జిల్లాకలెక్టరు పుడ్ సప్లయి ఆఫీసర్లు గ్రామాలపై వస్తారు. కాటా కూలీలను, గోతాలను వెంటతీసుకొని వెళ్ళుతున్నారు. కంట్రోలు రేటుకు ధాన్యం యివ్వకుంటే అరెస్టు చేస్తామని బెదరిస్తున్నారు. రైతుల ఇండ్లకు నోటీసులు; కంచర్లపాలెం, కొలవరంగ్రామాలలో అంటించారు. మీరు ధాన్యం యివ్వకపోతే పల్నాడులో ఆహార దోపిడీలు వస్తాయని చెప్పుతున్నారు.

కార్మికుల కనీసకోర్కెల దినోత్సవం

మార్చి 18న సభలూ, ప్రదర్శనాలు జరపాలి

కార్మికులకు ఆంధ్ర ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్ పిలుపు

బెజవాడ, మార్చి 6

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్ ఈ క్రిందివిధంగా ప్రకటన చేస్తూంది:

మార్చి 18 వ తేదీన అనుబంధ కార్మిక సంఘాలు దేశమంతటా "కనీస కోర్కెల ప్రణాళిక దినోత్సవం" జరపమని కలకత్తాలో జరిగిన అఖిలభారత ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ నిర్ణయించింది. అన్నితెగల ప్రజానీకం, ముఖ్యంగా కార్మికవర్గం దేశం అన్ని ప్రాంతాల తమ తీవ్ర పోరాటాలద్వారా సామ్రాజ్యవాద కోటను పేలమట్టం చేయటానికి ముందు కురుకుతున్న పరిస్థితులలో కార్మికసంఘాలు ఈ దినోత్సవాన్ని జరుపబోతున్నాయి.

రాష్ట్రాలలో, కేంద్రంలో మంత్రిపదవులలోకి వచ్చిన కాంగ్రెసు నాయకులు తమ యొక్క సహజ మితవాద ధోరణిలో సామ్రాజ్యవాదుల, ఇతర ధనికవర్గాల వత్తిడికి లొంగిపోతూ యీ పోరాటశక్తిని అణగగొట్టడానికి పూనుకుంటున్నారు. సామ్రాజ్యవాదులు ప్రయోగిస్తుండే క్రూర నిర్బంధవిధానాన్నంతటినీ యీనాడు కాంగ్రెసు మంత్రివర్గాలు ప్రజా ఉద్యమంపైన ప్రయోగిస్తున్నాయి. ముఖ్యంగా మద్రాసు కాంగ్రెసు మంత్రివర్గం కాంగ్రెసుయొక్క ప్రజాతంత్ర సూత్రాలను కాంగ్రెసు ఎన్నికల ప్రణాళికను మంటకలిపి యెంతో అవలీలగా ఆర్డినెన్సు, పోలీసు కాల్పులు, దిబెన్షన్లు, ప్రయోగించింది. కార్మికవర్గ పోరాటాలను, వీటిల్లోముందుండి నడుపుతున్న కమ్యూనిస్టుపార్టీని అణిచేందుకు పూనుకున్నది. మరియొకవైపు కార్మికుల సమ్మె హక్కును నాశనంచేసే అక్రమపు కార్మిక తగాదాలబిల్లును అమలు జరుపుతున్నారు.

ప్రభుత్వ నిర్బంధ విధానాన్ని, యీ దేశవ్యాపిత పద్ధతిన్నాన్ని ధైర్యంగా యెదుర్కొంటూ యెంతో త్యాగదీక్షతోటి ప్రజానీకం సాగిస్తున్న నిత్యపోరాటాలలో కార్మికవర్గం, కార్మిక సంఘాలు ప్రధాన వీరోచిత పాత్ర వహిస్తున్నాయి. ఎస్. ఐ. రైల్వే, కోయంబత్తూరు, మధుర, మలబార్ కార్మికుల చారిత్రిక పోరాటాలలో పోలీసు కాల్పుల ఫలితంగా ప్రవహించిన కార్మిక యోధుల నెత్తురుటేరులు, సామ్రాజ్యవాదం, ధనికవర్గాల దోపిడీని నిర్మూలించాలనే ఉన్నతాదర్శంకోసం, కార్మికులు ప్రదర్శించిన త్యాగపటిమ, ధైర్యోత్సాహాలు, పోరాటశక్తి మరపురానివి. ఆ పోరాటాలలో కార్మికవీరులు యే ఆదర్శాలకోసం, అశువులను విడిచారో ఆ ఆదర్శాలకొరకు మేమనం అత్యంత విప్లవదీక్షతో, సంపూర్ణ ఐక్యతాబలంతో పోరాటంసాగించాలి దీనికి కార్మికవర్గమంతా ఆయత్తంకావాలి. ఈ దేశవిముక్తి పోరాటంలో ప్రాణాలర్పించిన కార్మికవీరులు, యితర సోదరవీరుల త్యాగాన్ని యీదినోత్సవం నాడు మనం స్మరించాలి. పోరాటప్రతిజ్ఞను తీసుకోవాలి. 18 వ తేదీన మనం సభలకు, ప్రదర్శనాలకు కార్మికులనే కాకుండా సోదర ప్రజలందరినీ సమీకరించాలి.

— పరిశ్రమలవారీగా ఆంధ్ర ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ తయారుచేసిన కనీస కోర్కెల ప్రణాళికను గురించి చెప్పాలి.

— కార్మిక తగాదాలబిల్లును, ప్రజారక్షణ ఆర్డినెన్సులనుఖండించి, వాటి వుపసంహరణను కోరాలి.

— కమ్యూనిస్టుపార్టీ ఆఫీసులపై దాడులను, దిబెన్షన్లను ఖండిస్తూ, అరెస్టుకాబడినవారినందరినీ, సమ్మెసందర్భంలో కేసులు పెట్టి అరెస్టుచేసిన కార్మికులను వెంటనే విడుదల చేయమని కోరాలి.

— రైల్వేకార్మికుల హక్కులను అంగీకరిస్తూ, వాటినియెగవేసేందుకు ప్రభుత్వం, రైల్వేబోర్డు పన్నుతున్న యెత్తులను ఖండించాలి.

— రైల్వేయూనియన్ బ్రాంచెస్ రైల్వే కార్మికుల నందరినీ యీ దినోత్సవంనాడు పూర్తిగా సమీకరించి దేశవ్యాపిత పోరాటానికి సిద్ధపడమని చాటాలి.

— ఫెడరేషన్‌లోని అభివృద్ధి నిరోధకుల విచ్ఛిన్నాన్ని ఖండిస్తూ, ఐక్యతను ప్రబోధించాలి; రైల్వేచార్జీలు హెచ్చింపును ఖండిస్తూ, వాటిరద్దును కోరాలి.

1942 వ సంవత్సర ఖైదీల నిరశనవ్రతం

ఒకనిపరిస్థితి ప్రమాదంగావుంది

కలకత్తా, మార్చి 4

హజారీబాగ్‌జైలులో 5 గురు రాజకీయ ఖైదీలు ఫిబ్రవరి 12 నుండి నిరశనవ్రతం చేస్తున్నారు. వారిలో ఒకరిస్థితి ప్రమాదకరంగావుందని వారిని చూచివచ్చిన శ్రీజ్యోతిష్ చంద్రఘోష్ బీహార్ ప్రధాని శ్రీకృష్ణసిన్హాకు, రాజేంద్రప్రసాద్‌కు తంతులు పంపారు.

నిరశనవ్రతం చేస్తున్న 5 గురు 1942 లో ఉద్యమం సందర్భంలో శిక్షలు పొందారు. తమరిని వెంటనే విడుదలచేయాలంటూ వారు కోరిన కోరికను అధికార్లు మన్నించనందుకై వారు నిరసనవ్రతం ప్రారంభించారు.

మద్రాస్ హాస్పిటలులో కామ్రేడ్ కొరపాటి

నేత్ర చికిత్స పొందుతున్నారు

మద్రాస్, మార్చి 4

వేలూరు జైలులో డిటెన్యూగా వున్న కామ్రేడ్ కొరపాటి పట్టాభిరామయ్య, ఫిబ్రవరి 5 వ తేదీనుండి మద్రాస్ ఆప్తాల్మిక్ హాస్పిటలులో 'కంటి చికిత్స'కై చేర్చబడ్డారు. ఆయనకు జాబులు సరిగ్గా యివ్వడం లేదనీ, ప్రాణినవికూడ సక్రమంగా పంపించడం లేదనీ వ్రాస్తున్నారు. ఫిబ్రవరి 18 వ తేదీన మద్రాసులో ఆయన వ్రాసిన జాబు మార్చి 1 వ తేదీన చేరింది.

కృష్ణాజిల్లా యువజన మహాసభ

బెజవాడ, మార్చి 5

కృష్ణాజిల్లా యువజనసంఘ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీ కాటినేని సూర్యప్రకాశరావు, వై. వి. కృష్ణరావుగార్లు యీ క్రింది విధంగా వ్రాస్తున్నారు:

మార్చి 17, 18, 19 వ తేదీలలో 9 వ కృష్ణాజిల్లా యువజన మహాసభ" చినవోగిరాలలో జరిగేసందర్భంలో ఆటల, వైజ్ఞానిక పోటీలు ఏర్పాటు చేయబడ్డాయి. మార్చి17 వ తేదీన వైజ్ఞానికపోటీలు ఏర్పాటు చేశాం. ప్రతితాలూకా దళమునకు ఒకగంట టైము 5 పారమ్సుకు మించకుండ అవకాశం యివ్వబడుతుంది.

మహాసభ, ఊరేగింపు, సమిష్టి వ్యాయామము 19 వ తేదీన జరుగుతాయి. మహాసభకు ప్రపంచ యువజనసమితి ప్రతినిధులు హాజరవుతున్నారు. సభకు 40 వేల ప్రజలకు పైగా సమీకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

రాష్ట్రమంతటా లక్షమంది ఉపాధ్యాయులు సమ్మెకు నిర్ణయం

మద్రాసు, మార్చి 4

మద్రాసురాష్ట్ర ఎలిమెంటరీ ఉపాధ్యాయులు మార్చి రెండవతేదీని క్రిస్టియన్ కాలేజీ హైస్కూలు ఆవరణలో సమావేశమయ్యారు.

వివిధప్రాంతాలనుండి 3000 మంది హాజరయ్యారు. 300 మంది ఉపాధ్యాయినులు కూడా సమావేశానికి వచ్చారు.

సభకు విద్యాశాఖమంత్రికి పార్లమెంటరీ కార్యదర్శి యల్. చట్టనాదకరా యాలారుగారు అధ్యక్షత వహించారు.

ప్రభుత్వం తమ కనీసకోర్కెలను 1-4-47 వ తేదీలోగా నెరవేర్చనిచో రాష్ట్రంలోని 100000 మంది ఉపాధ్యాయులు సమ్మెచేయాలనే నిర్ణయం ప్రభుత్వానికి అంతిమ సందేశం యివ్వాలని నిశ్చయించారు. ప్రతిజిల్లాకు ఒక సభ్యుడుగల రాష్ట్ర యాక్షన్‌కమిటీ యేర్పాటుచేశారు.

[illegible] రైతునాయకు[illegible]

రైతులను [illegible]

నేరం [illegible]

ఆర్. ఎస్. ఆర్. [illegible] వి. కన్నప్పన్ అనే [illegible] లను మన్నార్గుడి పోలీసు[illegible] గాడుతున్నారనే నేరం[illegible]

మిరాశీదారులు తమ [illegible] రించడం నిలిపాలని [illegible] చెప్పుకోవడానికై పెద్ద రైతు[illegible] ర్గుడి డిప్యూటీ కలెక్టరు ఆఫీసు[illegible] డిప్యూటీకలెక్టరు వెంపు[illegible] లేదనిగాని పనిలో చేరరని [illegible] రైతులకు చెప్పారు. తమ [illegible] కలెక్టరుతో చెప్పిగాని [illegible] రైతులు ఆఫీసులోనే [illegible] అక్కడనే మకాంపెట్టారు. [illegible] తరిమివెయ్యాలని చేసిన [illegible] విఫలం అయినాయి. అందుపై [illegible] కులను ఏరివేయడం ప్రారంభి[illegible]

కోయంబత్తూరు [illegible] మద్రాసుప్రధాని [illegible]

5 నెలల బోనసు ఇవ్వా[illegible]

మద్రాసు[illegible]

కోయంబత్తూరు కార్మికుల[illegible] లకు బోనసువిషయమై వచ్చిన [illegible] మద్రాసు ప్రధాని తమ తీర్పునిచ్చా[illegible] ప్రకారం కార్మికులకు 5 నెలల [illegible] (వారడిగినది 6 నెలల బోనసు [illegible] లిస్తామన్నది 3 నెలలది) ముదు[illegible]

ఆర్బిట్రేటరు నిర్ణయించిన [illegible] బోనసు వెంటనే తీసుకొనవచ్చని [illegible] అదనంగా 2 నెలల బోనసు ఇవ్వమని [illegible] మానులకు ప్రధాని విజ్ఞప్తిచేశారు.

బకింగ్‌హాం మిల్లు కార్మికుల సమ్మె

న్యాయవిరుద్ధమని ప్రభుత్వ ప్రకటన

మద్రాస్, [illegible]

మద్రాసులోని బకింగుహాం [illegible] మిల్లు కార్మికులు 21 కోరికలను [illegible] ముందుపెట్టి ఫిబ్రవరి 17వ తేదీన 15 రో[illegible] నోటీసు యిచ్చారు. ఇంతవరకు [illegible] సమ్మె ప్రారంభం కాబోయేముందు మద్రాసు ప్రభుత్వం ఒక ప్రకటనచేసింది. వారి కోరి[illegible] లలో హెచ్చువానిని విచారించడానికి [illegible] ఆఫ్ ఎంక్వయిరీ వేశాంగనక ఇప్పుడు సమ్మె చేస్తేచట్టవిరుద్ధంగా పరిగణిస్తామన్నది.

దక్షిణాఫ్రికానాయకుల విజయం

ఇండియాకురావడానికి అనుమతి సాధించారు

దర్బాన్, మార్చి [illegible]

ఈనెల 23 వ తేదీని ఇండియాలో 'ఆసియాదేశాల మహాసభ' జరుగనుంది. దక్షిణాఫ్రికా సత్యాగ్రహ నాయకులైన డాక్టరు దాదూ, డాక్టరు నాయకర్లను ఇండియా తాత్కాలిక ప్రభుత్వం ఆ సమావేశానికి ఆహ్వానించింది. కాని స్మట్సు ప్రభుత్వం వారికి ప్రయాణ అనుమతి పత్రాలను ఇవ్వ నిరాకరించింది. ఈ నిరంకుశ చర్యను ఖండిస్తూ దక్షిణాఫ్రికా భారతీయులు బ్రహ్మాండమైన ఆందోళన జరిగింది. భారత ప్రభుత్వనాయకులు, ఇతర జాతీయవాదులు కూడా దీనిని ఖండించారు.

చివరకు స్మట్సుప్రభుత్వం [illegible] నకు లొంగక తప్పిందికాదు. [illegible] నాయకులకు అనుమతిపత్రాలు [illegible] వారు ఈ నెల 11 వ తేదీన ఇండియా[illegible] బయలుదేరు తున్నారు. దక్షిణాఫ్రికా [illegible] తీయులు దీనిని మరొక పెద్ద [illegible] భావిస్తున్నారు.

స్వతంత్ర ప్రజారాజ్య స్థాపనే పాలస్తీనాకు పరిష్కారమార్గం

కమ్యూనిస్టుమహాసభలో తీర్మానం

లండన్, మార్చి 6

[బ్రిటిష్ సామ్రాజ్యదేశాల కమ్యూనిస్టు మహాసభ చేసిన ప్రధాన తీర్మానంలోని భాగాలను మొన్న నిన్న పత్రికల్లో ప్రచురించాము. సామ్రాజ్యవాదులు వలసదేశాలకు నిజమైన స్వాతంత్ర్యాన్నివ్వడం లేదనీ. సామ్రాజ్యవాద కుట్రల్లో ఈనాడు అమెరికా ప్రధానపాత్ర నిర్వహిస్తున్నదనీ ఈ తీర్మానం స్పష్టంచేసింది. తీర్మానంలో అరబ్బుప్రజలను గురించీ, పాలస్తీనాను గురించిన భాగాలను దిగువ యిస్తున్నాం]

అరబ్బుల స్వాతంత్ర్యవాంఛపట్లసహకారం

"ఈజిప్టు, ఇరాక్, ట్రాన్సు జోర్డానులను బ్రిటిష్‌వారు ఖాళీచేయాలని. పాలస్తీనాకు సంపూర్ణ స్వాతంత్ర్యం ఇవ్వాలనీ అరబ్బు ప్రజలు సాగిస్తున్న ఆందోళనను ఈ మహాసభ పూర్తిగా బలపరుస్తుంది. 'విశాల సిరియా' ట్రాన్సుజోర్డాను తో కలపాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదులూ. వారి తొత్తు అయిన ట్రాన్సుజోర్డాను రాజూ కలిసి చేస్తున్న కుట్రను ఖండించింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు అరబ్బు అభివృద్ధి విరోధక వర్గాలతో కలిసి పడమటి ఆసియాలో సోవియటు వ్యతిరేక కూటమినీ. సంయుక్త మిలిటరీ కమిటీని ఏర్పరచడానికి పన్నుతున్న పన్నాగాలను ఖండించింది. ఈ పన్నాగాలు ప్రపంచశాంతికే కాకుండా, అరబ్బుప్రజల బ్రతుకికే ప్రమాదకరము."

ఐక్య ప్రజాతంత్ర పాలస్తీనాకొరకు కృషిచేయాలి

పాలస్తీనాలో ప్రత్యేక యూదురాజ్యాన్ని స్థాపించాలని యూదునాయకులు సాగిస్తున్న ఆందోళన పాలస్తీనా స్వాతంత్ర్యానికి భంగకరమని ఈ తీర్మానం ఖండించింది.

"అరబ్బు నాయకుల్లో కూడా ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్యవాదుల ఇలాంటి భావాలనే రెచ్చగొడుతున్నారు. యూదు, అరబ్బుల మధ్య తగవులాటలను శాశ్వతం చేయాలనే దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారు.

"పాలస్తీనాలోని యూదులూ, అరబ్బులు ఈ విషయాన్ని గుర్తించాలి. ఇద్దరూ ఏకమై ఇతర స్వాతంత్ర్య కాముకులతో కలిసి సామ్రాజ్యవాదులను ప్రతిఘటించి ఐక్య, ప్రజాతంత్ర పాలస్తీనాకోసం కృషిచేయాలి యూదుల సమస్యను యావత్తు ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి. ఆ సమస్య పరిష్కారానికి, స్వతంత్ర ప్రజాతంత్ర పాలస్తీనా కూడా తక్కిన దేశాలతోపాటు శక్తి కొలది తోడ్పడగలదు' అని ఈ తీర్మానం స్పష్టం చేసింది.

పాలస్తీనాకు మిత్రరాజ్యసమితి పరిశీలక సంఘం

న్యూయార్కు, మార్చి 6

12 మంది సభ్యులతో పాలస్తీనాకు ఒక పరిశీలక సంఘాన్ని పంపడం గురించి మిత్రరాజ్యసమితి కార్యాలయంవారు ఆలోచిస్తున్నారు. ఈవిధంగా ఒక ప్రత్యేక పరిశీలక సంఘాన్ని పంపడం మంచిదని మిత్రరాజ్యసమితి కార్యదర్శి ట్రిగ్వీ లీ అగ్రరాజ్య ప్రతినిధులకు గత రాత్రి ఒక సూచన పంపాడు. ఈ ప్రతినిధులు తమతమ ప్రభుత్వాల అభిప్రాయంకోసం ఎదురు చూస్తున్నారు.

యుగోస్లావియా అల్బేనియాల్లో కుట్ర

బ్రిటన్ పాత్ర

లండన్, మార్చి 6

యుగోస్లావియాలో మార్షల్ టిటో నాయకత్వంకింద, అల్బేనియాలో అన్వర్‌హోజా నాయకత్వంకింద వున్న ప్రజాస్వామిక ప్రభుత్వాలను కూలదోయడానికి కుట్రలు జరిగాయని సోవియట్ పత్రిక 'రెడ్‌స్టార్' ప్రకటించింది.

ఈ కుట్రలను బ్రిటిష్, టర్కీ, గ్రీసు ప్రభుత్వాలు ప్రోత్సహించాయని ఈ పత్రిక తెలిపింది.

క్రిందటి నెలలో యుగోస్లావియాలోని స్కాపుల్జె నగరంలో 28 గురు కుట్రదారులపై విచారణ జరిగింది. ఆ నగరంలోని బ్రిటిష్ ప్రతినిధి బర్నస్, టర్కీ ప్రతినిధి అమీన్ గెస్పెర్, గ్రీసు రాయబారి లా ఈ కుట్రదారులకు రిగాస్లాను ఇచ్చారనీ, ఇతర సహాయం చేశారని బయటపడింది.

ఇండోచైనాలో ఫ్రెంచి హైకమీషనరు మార్పు

పారిస్, మార్చి 6

ఇండో-చైనాలో ఫ్రెంచి హైకమిషనర్‌గా వుండిన అడ్మిరల్ అర్గెన్లూ, ఆ పదవిలోనుంచి తొలగింపబడ్డాడు. ఫ్రెంచి కౌన్సిల్ (శాసనసభ) దేశీయ సహకార ఉపసంఘ సహాయ అధ్యక్షుడుగా వుండిన ఎమిలి ఎద్వర్డు బోలార్డు కొత్త హైకమిషనరుగ నియమింపబడ్డాడు. మంత్రివర్గసమావేశంలో ఇతని నియామకం ఏకగ్రీవంగా ఆమోదింపబడిందని మాజీ సైనికుల మంత్రి (రాడికల్ పార్టీ) పత్రికా విలేఖరులతో చెప్పాడు.

ఫ్రెంచి శాసనసభకు సంబంధించిన ప్రముఖుడు ఇండో-చైనాలో వుండడం అవసరమని గుర్తించి ఈ మార్పు జరిగిందనికూడ అతను చెప్పాడు.

ఫ్రెంచి స్వాతంత్ర్య పోరాటం రహస్యంగా సాగుతూన్న రోజుల్లో డిగాల్ ప్రత్యేక ప్రతినిధిగా బోలార్డు ఫ్రాన్సులో పనిచేశాడు. ఆ రోజుల్లోనే అతను జర్మనులకు పట్టుబడి, బెల్సన్ ఖైదీ శిబిరం (నాజీల మృత్యు కారాగార కేంద్రం)లో నరక యాతనలను భరించాడు.

బ్రిటిష్ సేనను హెచ్చించి పాలించుతామని కన్సర్వేటివ్‌లు

(మొదటి పేజీ తరువాయి)

ప్రభుత్వానికే అధికారం యివ్వవచ్చు. అప్పుడేది మంచిదనుకుంటే అలా చేస్తాము.

"రాజ్యాంగ నిర్మాణ సభలో ఒక పెద్దవర్గం పాల్గొనకపోతే. సంయుక్తభారత ప్రభుత్వాన్ని ఇష్టంలేని రాష్ట్రాలపై రుద్దము అని బ్రిటిష్ ప్రభుత్వం డిసెంబరు 6 వ తేదీ ప్రకటించింది. దానికి కాంగ్రెస్ కూడ అంగీకరించిందని భావిస్తున్నాము ఆ సూత్రాన్ని మేము అమలు జరుపుతాము. రాజ్యాంగ సభలో ఎక్కువ రాష్ట్రాలు మాత్రమే ఒకరాజ్యాంగం తయారుచేస్తే. అప్పుడు ఆ సభలో పాల్గొనని ప్రాంతాలకు వేరుగా అధికారం అప్పగించాలి.

"ఏమైనప్పటికి ఇప్పటి పరిస్థితి సందిగ్ధంగా ఉండికాబట్టి, అప్పుడేంచేయదలచామో ఇప్పుడు జోస్యం చెప్పడం సాధ్యంకాదు. భారత పార్టీలే రాజీకి రాలేకపోయా, బ్రిటన్ పంధిగ్ధంగా ప్రకటించిందని నిందించడం పరికాదు."

మైనారిటీల రక్షణ

మైనారిటీల విషయంలో రాజ్యాంగసభ ఉపసంఘంలో అందరూ ఉన్నారు. గనక భయంలేదన్నాడు. ముస్లిములు మైనారిటీ అనడమే క్షేమన్నాడు మైనారిటీలు తమ పోరులమీదనే ఆధారపడాలన్నాడు.

బలవంతంగా బ్రిటిష్ పెత్తనం చేస్తూ భారతదేశంలో మైత్రి (అందు కీడుచడానికి అవకాశమేగ)కన్నా తర్వాతనే మైత్రి సులభమన్నాడు.

> ### భారతీయుల మీదనే తప్పుమోపుతున్నారు
>
> "నేటిపరిస్థితివిషాదంకంగా పరిశీలించే ప్రతివానికీ స్పష్టంగా కనిపించేదేమిటి? ఈ ఇబ్బందులన్నిటిని దాటగలిగేమార్గం ఒకే ఒకటుంది. ఆమార్గం భారత దేశంలోనిపార్టీలు ఏకంకావడం ఒక్కటే. ఈ సమస్య వారిదే కాబట్టి.పరిష్కరించుకోవలసింది కూడా వారే"

"వచ్చే 18 నెలలు బ్రిటిష్ ప్రభుత్వం పాలిస్తుంది. ఈలోగా భారతీయులు ఒక నిర్ణయానికి రావాలి. భారత ప్రజల అదృష్టాన్ని - మంచికో చెడ్డకో - వారే నిర్ణయించుకోవాలి.

"నిజమైన రాజనీతి చతురత కనబరచడం వల్లనే అంతరంగిక తగాదాలు తీరగలవు. అంతఃకలహాలతో బలప్రయోగాలతో భారత పార్టీలు ఏమీ చేయలేవు.

"కాబట్టి ఈ గొప్ప ఆఖరు అవకాశం తీసుకొని తమ అంతఃసమస్యలను తీర్చుకొమ్మని భారతనాయకులకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సంవత్సరంలోగా వారు పరస్పరం తగ్గివచ్చారు. మరికాస్త ప్రయత్నిస్తే వారు రాజీకావచ్చును. వారందరూ కేంద్రప్రభుత్వంలోను, రాజ్యాంగ సభలోను కలిసి పనిచేస్తే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయి" అని క్రిప్సు ముగించాడు

కన్సర్వేటివ్‌ల ప్రతిఘటన

మాజీ బెంగాలు గవర్నర్, సర్ జాన్ ఆండర్సన్ ప్రభుత్వ తీర్మానాన్ని ప్రతిఘటిస్తూ ఇలా ఉపన్యసించాడు:

"ఆదర్శంలో మనమందరమూ ఏకీభవిస్తున్నాము. నేను బ్రిటిష్ ప్రభుత్వంతో విభేదిస్తున్న అంశం ఏమంటే ఆఖరుతేదీ నిర్ణయించడం.

"ప్రభుత్వ వాదంలో అతి దారుణమైన దొకటుంది. 1948 తర్వాత మనకుగాని ఇతరులకుగాని సంతృప్తికరంగా పాలించలేమని, ఇండియాలో మన స్థితి అధ్వాన్నమైపోతున్నదని ప్రభుత్వ మంటున్నది.

విభజన ఎలా జరుగుతుంది?

"మీరు ఒకే ప్రభుత్వానికి అధికారం అప్పగించదలచినయితే సులభమే. కాని ఎన్ని ప్రభుత్వాలకో అధికారం అప్పగించవలసి వస్తుందనికూడ క్రిప్సు స్పష్టపరచాడు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగని సంగతికాదు. కడకు ఎన్ని ప్రభుత్వాలు ఏర్పడతాయోకూడ మనకు తెలీదు. మంత్రులూ చెప్పలేరు. కోర్టులు, రిజెర్వుబ్యాంకు, రైల్వే ఇవన్నీ ఎలా పంచుతారు?

"ఒక ప్రభుత్వంకాక దేశాన్ని విభజిస్తే రక్షణ ఎలాగు? బయటదండయాత్రలనుండి రక్షణ ఎలా కల్పిస్తారు? ఇవన్నీ చేయకుండా అధికారం అప్పగిస్తామంటే అర్థమేమిటి? అస్సాం, పడమటి బెంగాలు, కలకత్తాల సమస్య ఏంచేస్తారు. ఈ సమస్య నేడు చాల ప్రాధాన్యత వహించింది.

బేరంచేసేఅవకాశం విడవరాదట

"తేదీని నిర్ణయించడంవల్ల మనకు బేరమాడే అవకాశం జారిపోతుంది" ఆ అవకాశముండగానే మన వాగ్దానాలు పూర్తిచేసుకోలేమని ఏడో సాకుచెప్పాడు. మూడు షరతులమీదే అధికారమిస్తామని బ్రిటన్ చెప్పింది: (1) భారత పార్టీలు ఏకంకావాలి, (2) మన వాగ్దానాలు చెల్లించే అవకాశముండాలి. (3) సంస్థానాధిపతులకు దక్కవలసిన స్థానం ఏర్పరచాలి."

మైనారిటీలపేర దొంగకబుర్లు

తర్వాత ఆండర్సన్ మైనారిటీల గతేమి

మద్రాసు అసెంబ్లీ చర్చలు

(మొదటి పేజీ తరువాయి)

ప్రజాక్షేమానికి భంగకరం అని తోచే విషయాలను తప్ప మిగిలిన కారణాలన్నీ డిటెన్యూలకు తెలపబడతాయని ప్రధాని చెప్పారు.

సవరణ వీగి పోయింది.

సలహా సఘానికిబదులు న్యాయాధిపతుల సంఘాన్ని నియమించాలని బేగ్ అదే నిబంధనకు మరొక సవరణతెచ్చారు. పోకర్‌గారు సమర్థించారు. మహమ్మద్ ఇస్మాయిల్, మహమ్మద్ ఇబ్రహీంగార్లు కూడా దానిని బలపరుస్తూ మాట్లాడారు

ఇది ప్రత్యేక పరిస్థితుల ప్రాబల్యం వలన చేస్తున్న బిల్లు అనీ, లేకుంటే బిల్లు న్యాయాధిపతుల విచారణ అవసరంలేకుండా కోర్టులద్వారానే వ్యవహారించివుండేవారమనీ ప్రధాని సమాధానం ఇచ్చారు.

సవరణ వోటుకుపెట్టగా వోడిపోయింది.

సలహా సంఘం ఎన్నుకోబడాలి

"ఈ సలహాసంఘం అనధికార సంఘంగా వుండాలనీ, జిల్లా కొక్కొక్క సంఘం ప్రజలచే ఎన్నుకోబడాలనీ కామ్రేడ్ పిల్లలమర్రి ఈ నిబంధనకు మరొక సవరణ తెచ్చారు.

స్పీకరు: మీ సవరణను ఎవరు బలపరుస్తున్నారు.

పిల్లలమర్రి: బలపరచమని సభ్యుల్ని కోరాను.

కాని బలపరచేవారులేక సవరణ తోసివేయబడింది.

మూడవ నిబంధన (5) కు మరల కామ్రేడ్ పిల్లలమర్రి ఈ దిగువ ఈ దిగువ వాక్యంచేర్చాలని సవరణ తెచ్చారు:

"సలహాసంఘంయొక్క సూచనలను మన్నించి, అమలు జరపాలి. భిన్నాభిప్రాయాలు ప్రకటించబడినపుడు నిందితుడు ప్రభుత్వానికి అప్పీలు చేసుకొనేహక్కు వుండాలి."

ఈ సవరణను మహమ్మద్ ఇస్మాయిల్ బలపరిచారు. వోటుకుపెట్టగా వీగిపోయింది.

నాలగవ నిబంధనలో వున్నట్లు డిటెన్యూగాని, ఇతర నిర్బంధాలుగాని 6 నెలల పరిమితిలో వుండకూడదనీ, రెండునెలలకు టని వాదాయాడు. మైనారిటీలకు కావలసింది సంఘ సంస్కారంకాదని, కేవలం అసెంబ్లీలలో, ఉద్యోగాలలో ఎక్కువస్థానాలేకారణం అన్నాడు. ఇలా పోటీలు పెట్టడంలో కన్సర్వేటివ్‌ల చాతుర్యం లోకవిదితం.

కొందరాజులకు భూమికావాలని అందుకు చట్టం ద్వారా అవకాశముండాలన్నాడు.

తర్వాత ఆండర్సన్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఇంతవరకు భక్తిశ్రద్ధలతో సేవించిన ఉద్యోగుల గతేమిటని వారికి తామే రక్షకులైనట్టుగా మాట్లాడాడు. ఇలాంటప్పుడు తేదీని నిర్ణయించడం కేవలం తలకు మించిన పందెం ఒడ్డి జూదమాడడమే నన్నాడు.

"అసలు భారతచట్టం అతిక్రమించి ప్రభుత్వం పనిచేసింది. ఇండియాలో కొన్నాళ్ళు పనిచేసి, తర్వాత ఇతర ఉద్యోగాలకు పనికి వచ్చేటట్టు ఒక ప్రత్యేక సర్వీసును ఎందుకు స్థాపించకూడదు? పోలీసులకు బదులుగా కూడ మిలిటరీనుండి జాగ్రత్తగా ఏరిన కొందరికి అప్పగించవచ్చు. ఇవేవీ ప్రభుత్వం చేయలేదు.

"ఏదైనా చిక్కులేర్పడితే సమర్థంగా పరిస్థితిని అదుపులో ఉంచగలస్థితిలో బ్రిటిష్ సేనను ఉంచాలి. ఈ విషయం ప్రభుత్వం చాల అజాగ్రత్తగా పని చేసింది"

ఈ సమయంలో అలెగ్జాండర్ (రక్షణ శాఖామంత్రి) అడ్డు వచ్చి యిలా అన్నాడు. "అంటే యింకా అయిదో పదో పదిహేనో ఏండ్లు బ్రిటిష్‌పాలన కొనసాగా, లంటారా? బ్రిటిష్ సేనను ఇండియాలో ఇంకా ఎక్కువ చేయాలనడంలో మీ భావమేమిటి?"

ఆండర్సన్: "అదేమీ నేననడంలేదు మన వాగ్దానాలకు అనుగుణంగా ఎప్పటివరకు అవసరమయితే అంతవరకు ఇండియాలో ఉండాలి "

తర్వాత ప్రభుత్వ తీర్మానానికి ఆండర్సన్ ఒక సవరణ ప్రతిపాదించాడు. తేదీ నిర్ణయం సరికాదు.

ఇంకా చర్చ సాగుతున్నది. రేపు చర్చిల్ ఉపన్యసిస్తారు.

మించి నిర్బంధించి డిటెన్‌చేయడం, నిర్బంధించడం వుండకూడదనీ కోరుతూ కామ్రేడ్ పిల్లలమర్రి మరొకసవరణ తెచ్చారు.

కాని బలపరచేవారు లేరని అదీ త్రోసి వేయబడింది

సమిష్టి జరిమానాలు వద్దు

ప్రజా ప్రభుత్వం సమిష్టి జరిమానాలు విధించడం అర్థంకాదని చెప్పుతూ, సమిష్టి జరిమానాలు విధించడానికై ప్రభుత్వానికి అధికారం ఇచ్చే 6 వ క్లాజును పూర్తిగా తీసి వెయ్యాలని మహబూబ్ అలీబేగ్ సవరణ ప్రతిపాదించారు.

"ఇంతవరకు చేయబడినచట్టాలలో అతి దురంతకము, అనాగరికమునైన నిబంధన మరొకటి లేదం"టూ పోకర్ సవరణను బలపరచారు.

"దీనిలో పాశవిక వాసనలు ఇమిడి వున్నాయి" అని మహమ్మద్ ఇబ్రహీం నిబంధనను వ్యతిరేకించారు.

"సమిష్టి జుల్మానాలు అధికారుల తలతిక్కదనంమీద ఆధారపడివుంటాయి. కనక ఈ నిబంధన తొలగించాలి" అని రజాఖాన్ చెప్పారు.

కొందరు వ్యక్తులు తీసుకువచ్చి పెడుతూన్న అసాధారణ పరిస్థితులనుండి కాపాడు కొనడానికే ఈ బిల్లు, దీనిలో క్లాజులు ఉద్దేశించబడినాయనీ. సమిష్టి జరిమానాలద్వారా ప్రజలు ప్రభుత్వానికి తోడ్పడేటట్లు చేయడానికే ఉద్దేశించామనీ ప్రధాని సవరణను వ్యతిరేకించారు.

సవరణ వోడిపోయింది.

సమిష్టి జరిమానాలతో బాధించబడినవారు సలహా సంఘానికి అప్పీలు చేసుకొనే అధికారం కోరుతూ కామ్రేడ్ పిల్లలమర్రి మరొక సవరణను తెచ్చారు.

ఈ సవరణను బలపరిచేవారు లేరని త్రోసివేశారు.

పౌరహక్కులు రక్షించబడాలి

మీటింగులు, ఊరేగింపులు, ప్రదర్శనాలు మొదలగువానిని నిషేధించే అధికారం ఇచ్చే బిల్లులోని 6 వ క్లాజును పూర్తిగా తొలగించాలని కామ్రేడ్ పిల్లలమర్రి ప్రతిపాదించారు.

కాని, బలపరచేవారు లేరని దానినికూడా త్రోసివేశారు.

ఆరవ నిబంధన ఒకటవ సెక్షనుకు మరల పిల్లలమర్రి సవరణను పెట్టారు. సలహా సంఘం అంటూ ప్రభుత్వం నియమించడానికి అంగీకరించినప్పుడు అన్యాయం జరిగినవారు దానికి అప్పీలు చేసుకొనే హక్కుకూడా ఇవ్వడం ప్రజాతంత్ర పద్ధతియని చెబుతూ సలహా సంఘానికి తమకు జరిగిన అన్యాయాన్ని గురించి అప్పీలు చేసుకొనే హక్కు వుండాలని ఆయన సవరణ పెట్టారు.

కాని. దీనినికూడ బలపరచేవారు లేకపోవడంచేత, అది త్రోసివేశారు.

6 వ సెక్షనును ధిక్కరించినవారికి సంవత్సరంవరకు శిక్ష విధించవచ్చుననే భాగాన్ని సవరించి శిక్ష నెలకు మించకూడదనే సవరణను కామ్రేడ్ పిల్లలమర్రి తెచ్చారు.

కాని, అదికూడ బలపరచేవారు లేరని త్రోసివేయబడింది.

శిక్షణ శిబిరాలు. డ్రిల్లు మొదలగువానిని నిషేధించే 7 వ నిబంధనను రద్దుచేయాలని కామ్రేడ్ పిల్లలమర్రి సవరణను ఎవరూ బలపరచలేదు.

అదికూడా త్రోసివేయబడింది.

యూరపియన్ సవరణకు ప్రధాని అంగీకారం

ఎవరో వ్యక్తియో,వ్యక్తులో తమ్మకొడతామనిబెదిరిస్తేపనిలోకిరాలేకపోయాననికారణం చెప్పి కార్మికుడు పనిఎగబెట్టడాన్నినిషేధించే ఎనిమిదవనిబంధనకు యూరపియన్ సభ్యుడు టౌన్ అత్యవసర సర్వీసులలోని పనివారిని యజమాని పంపివేసే అధికారం వుంది అనే సవరణను తెచ్చారు. దానిని ప్రధాని అంగీకరించారు.

ఈ నిబంధనక్రింద శిక్షించబడుతూన్నవారికి సలహాసంఘం ముందు అప్పీలు చేసుకొనే అధికారం ఇవ్వాలని కామ్రేడ్ పిల్లలమర్రి సవరణను తెచ్చారు.

బలపరచేవారులేరనిసవరణత్రోసివేశారు.

అసెంబ్లీలో ఈ వేళ బిల్లు ప్యాసయింది.

(మిగిలిన చర్చవివరాలు రేపు ప్రకటిస్తాం.)

Edited, Printed & Published by Katragadda Rajagopala rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada.

END OF ISSUE